క్లుప్తంగా

సర్టిఫికెట్లు అందజేత



సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంపీడీవో రామకృష్ణరాజు

నెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీవివేకానంద ధ్యాన మందిరంలో గత కొన్నిరోజులుగా నృత్య శిక్షణ పూర్తి చేసుకున్న పలువురికి మంగళవారం సర్టిఫికెట్లు అందజేశారు. వేసవి సెలవుల్లో జరిగిన ఈ శిక్షణ తరగతులకు హాజరైన 100 మందికి ఎంపీడీవో రామకృష్ణరాజు, సేవా సమితి కార్యదర్శి జగన్నాథరాజుల చేతులమీదుగా ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శంకర్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సినీసంగీత విభావరి



గీతాలాపన చేస్తున్న గాయకులు

విజయనగరం టౌన్: స్థానిక మూడు లాంతర్ల జంక్షన్ వద్ద శ్రీపైడితల్లి ఆలయ ఆధ్యాత్మిక కళా వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన సినీసంగీత విభావరి ఆకట్టుకుంది. గంటా లక్ష్మి సినీ ట్రాక్ ఆర్కెస్ట్రా, శ్రీఆదినారాయణ స్మారక కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది గాయనీ, గాయకులు అమ్మవారి గీతాలను ఆలపించి, ఆహూతుల మన్ననలు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆర్కెస్ట్రా టీమ్‌ను దుశ్శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదం అందజేశారు.

సన్మానం



డీపీఆర్‌వో రమేష్‌ను సత్కరిస్తున్న సిబ్బంది

విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో కార్యాలయంలో డీపీఆర్‌వో డి.రమేష్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆయన విశాఖపట్నం బదిలీ అయిన నేపథ్యంలో వీడ్కోలు చెబుతూ దుశ్శాలువా, పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఆయన సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన చిత్తశుద్ధి, నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు కోరారు. ఆ తర్వాత డీపీఆర్‌వో రమేష్ మాట్లాడుతూ విధుల నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీపీఆర్‌వో ఎం.మల్లేశ్వరరావు, డివిజన్ పీఆర్‌వో ఎస్.జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయనగరం: నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. ఇదే విషయమై ఆయన మంగళవారం మాట్లాడారు. మొత్తం రూ.10.79 కోట్ల వ్యయంతో 44 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నామన్నారు. అవసరమైన చోట రోడ్లు, కాలువలు వేయిస్తామన్నారు. కేఎల్ పురం రెవెన్యూ కాలనీలో జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నగరమేయరు వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

విజయనగరం క్రైమ్: నగరంలోని తూర్పు బలిజవీధిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో ఎస్ఐ కృష్ణమూర్తి, ఏఎస్ఐ నాగేశ్వరరావు మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి పేకాట శిబిరంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనంతరం జూదరులను అదుపులోకి తీసుకుని రూ.12,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

విజయనగరం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యమని, ప్రతిఒక్కరూ ఉదయం, సాయంత్రం యోగా సాధన చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య సూచించారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా స్థానిక బాబామెట్ట దేవీ పార్కు వద్ద యోగాసనాల సాధన కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు.. కార్యక్రమానికి హాజరైన వారితో యోగాసనాలు వేయించారు. అనంతరం పలు యోగాసనాల ప్రయోజనాలను వివరించారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా దినోత్సవం నాడు భారీ స్థాయిలో యోగా కార్యక్రమం చేసేందుకు సిద్ధం కావాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం మురళి తదితరులు పాల్గొన్నారు.

ప్రవేశాల వేళ..

- పాఠశాలల్లో ప్రవేశాలకు వేళాయె..
- ఆకర్షణకు పోకుండా ఆచితూచి అడుగేయాలి
- విద్యార్థులకు భవిష్యత్ ఇచ్చే స్కూల్ ఎంచుకోవాలి
- ఎంపికలో తల్లిదండ్రుల పాత్రే కీలకం

పాఠశాల ఎంపికే కీలకం!

విజయనగరం: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానుంది. దీంతో తమ వద్ద చేరాలంటే తమ దగ్గర చేరాలని ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు, మరోవైపు ప్రైవేటు స్కూళ్ల వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఏ పాఠశాలలో పిల్లలను చేర్పాలన్న విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి అడుగేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసే పాఠశాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితం బాగుండాలంటే వారు బాగా చదువుకోవాలని ఆశిస్తారు. వారికి నాణ్యమైన విద్యనందించేందుకు తాపత్రయ పడుతుంటారు. ఎంత ఖర్చు అయినా, కష్టమొచ్చినా నష్టమొచ్చినా తమ పిల్లల జీవితం బాగుంటే చాలనుకుంటారు. ఈ నేపథ్యంలో చిన్నారులను చేర్పించే పాఠశాలల విషయంలో తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ స్కూల్ ఎలా పనిచేస్తోంది.. పిల్లలను ఎక్కడ జాయిన్ చేస్తే మంచిది అని తెల్సుకున్న తర్వాతనే అడ్మిషన్ పొందాలి. ఏయే అంశాలు పరిశీలించాలన్నది ఓసారి చూద్దాం..రండి..



ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు(ఫైల్)

గత తల్లిదండ్రులదే కీలక పాత్ర..

"పిల్లలకు సంబంధించి, ఏ పాఠశాల మంచిదనేదాన్ని నిర్ణయించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది. ఏ స్కూలు అయితే బాగుంటుంది.. ఎక్కడ బాగా చదువు చెబుతారు.. ఎక్కడ మంచి బోధనా సిబ్బంది ఉందనే విషయాలను తెలుసుకోవాలి. అన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి."

–రాజు, మండల విద్యాశాఖ అధికారి, విజయనగరం

ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి..

పాఠశాలలో నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:30 ఉండాలి. ఈ మేరకు తరగతులు నిర్వహిస్తున్నారా లేదనేది చూడాలి. అర్హులైన సిబ్బందితో బోధన చేయిస్తున్నారా లేదా అని ఆరాతీయాలి. ఉపాధ్యాయుల అర్హతలు తెలిపే బోర్డులు పాఠశాలల్లో ప్రదర్శించారా లేదా వాటిని చూడాలి. అందులో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా పరిశీలించాలి.

మౌలిక వసతులు..

ముఖ్యంగా మన పిల్లలను చేర్పించే పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయా లేదనేది చూడాలి. ఇరుకైన మైదానం, తరగతి గదులు, ప్రయోగశాలలు, రక్షణ సదుపాయం లేని భవనాలు, తిరగని ఫ్యాన్లు, పాడైన ఫర్నిచర్, లైట్లు ఉన్నాయేంటో చూడాలి. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసే చర్యలు, పర్యవేక్షణ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి.

ప్రయోగశాలలపై ఆరా..

పిల్లలకు నూతన ఆవిష్కరణలపై ఆసక్తి కలిగించేందుకు పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉండాలి. పరికరాల వినియోగం, వాటి ఉపయోగాల గూర్చి తెలుసుకోవాలి. బాలల్లో పఠనాసక్తిని పెంచే గ్రంథాలయాలు ఉన్నదీ లేనిదీ కనుక్కోవాలి. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలపై ఆరాతీయాలి. పలుచోట్ల ప్రయోగశాలలు, గ్రంథాలయాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. అసలు వాటిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారన్న విషయాలు అడిగి తెలుసుకోవాలి.

విద్యాశాఖ అనుమతి ఉందా..?

ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ పరంగా విద్యాశాఖ నుంచి తప్పనిసరిగా గుర్తింపు పొంది ఉండాలి. ప్రవేశాల సమయంలో తల్లిదండ్రులు ఈ గుర్తింపు పత్రాలను పరిశీలించాకే పిల్లలను చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1 నుంచి 7వ తరగతి వరకే అనుమతులు పొంది, 8, 9, 10 తరగతులు కూడా నిర్వహిస్తాయి. మరికొన్ని విద్యాసంస్థలకు పేరొకటి ఉండి, అనుమతి మరో పాఠశాల పేరిట ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. అవసరమైతే ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లో అడిగి మరీ తెలుసుకోవాలి.

అదనపు విజ్ఞానం..

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ మేళాలు అమలు చేస్తున్నారా, వ్యక్తిత్వ వికాసం, సాహిత్య, నైతిక విలువల పెంపొందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించాలి. కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రతిభా పరీక్షలకు తీర్చిదిద్దడం, క్రీడాపోటీలకు సన్నద్ధం చేయడం వంటి వాటిని అడగాలి. చాలా పాఠశాలలు చదువుకే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వాటిని విస్మరిస్తుంటాయి. అలా అయితే పిల్లవాని సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడదు.

ఐదేళ్ల ప్రగతి చూడాలి..

కొన్ని పాఠశాలల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకున్నా ప్రవేశాల సమయంలో ఆర్భాటాన్ని ప్రదర్శించి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అలాంటి వారి విద్యాసంస్థల్లో గత ఐదేళ్లలో విద్యార్థులు సాధించిన ఫలితాలు సరిచూడాలి. క్రీడాసాంస్కృతిక కార్యక్రమాల అమలు, విద్యార్థుల ప్రతిభాపాటవాల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

దరఖాస్తుల ఆహ్వానం

దెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయతీలోని ఏపీ మోడల్ స్కూల్‌లో 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. సీట్లు కావాల్సిన వారు స్టడీ, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక



కొత్త కార్యవర్గ సభ్యులు వీరే..

విజయనగరం అర్బన్: స్థానిక ఉల్లివీధిలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో విజయనగరం జిల్లా చాంబర్స్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం జరిగింది. అధ్యక్షుడిగా కాపుగంటి శ్రీనివాస్, కార్యదర్శిగా బొడ్డు శ్రీనివాసరావు, కోశాధికారిగా ప్రవీన్‌కుమార్ అంచాలియా, ఉపాధ్యక్షులుగా ఒబ్బిలిశెట్టి సతీష్‌కుమార్, బుడ్డెపు వెంకటరావు, ఎస్‌వీ శ్రీనివాస్, పచ్చిగోళ్ల రామారావు, ఆరిశెట్టి శ్రీనివాస్, అరుణ్ సొధాని, గోగుల శివకుమార్, ఏవీఎస్ఆర్‌కే కుమారస్వామి, గోకవరపు ఉదయ్‌లు ఎన్నిక కాగా సహ కార్యదర్శులుగా బొడ్డు రమేష్, ఆలవెల్లి వెంకటశేఖర్, గుంపిన గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు, బత్తుల చందు, కేఆర్‌కేరాజు, ఉపేంద్రరావు, శివ్వా రాజా, రవ్వా కిరణ్, ఉడతు వెంకట రాజేష్ ఎన్నికయ్యారు.

రేణుకా చౌదరి క్షమాపణలు చెప్పాలి



రేగాన శ్రీనివాసరావు

నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకురాలు రేణుకా చౌదరి క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఓ సీనియర్ నాయకురాలై ఉండి లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సువర్ణ పాలన అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అని, అలాంటి గొప్ప వ్యక్తి గూర్చి చెడుగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. తమ అభిమాన నాయకుడిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.

ముగిసిన కిశోరి వికాస్ శిక్షణ



కొత్తవలస : తుమ్మికాపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీడీపీవో ఉమాదేవి

శృంగవరపుకోట: మండలంలో వెంకటరమణపేట పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంఎస్‌కేలు, కిశోరి బాలికలు, తల్లులతో కలిసి కిశోరి వికాస్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారు బ్యాల వివాహాలు బాలికలకు గుది బండ, వివాహాల పేరుతో బాలికల జీవితాలు నాశనం చేయొద్దు.. బాలికలను ఎదగనివ్వడం అంటూ నినదించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

కొత్తవలసలో..

కొత్తవలస : మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ విరోతి కొండలరావు అధ్యక్షతన ఐసీడీఎస్ వియ్యంపేట ప్రాజెక్టు సీడీపీవో రొంగళి ఉమాదేవి ఆధ్వర్యంలో కిశోరి వికాస్ ముగింపు ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ఉమాదేవి మాట్లాడుతూ గత నెల 2వ తేదీ నుంచి నేటి వరకు 12 అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, మహిళా పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామంలో కూడా కిశోరి వికాస శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

గంట్యాడలో..

గంట్యాడ: కిశోరి బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో డి.ఉమాభారతి అన్నారు. మండలంలోని గింజేరు గ్రామంలో కిశోరి వికాస్ ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. బాలల సంరక్షణ విభాగం నుంచి యాళ్ల నాగరాజు, సూపర్‌వైజ్ కృష్ణవేణి, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ అనిల్, ఎంఎస్‌కే భాగ్యశ్రీ, ఏఎన్ఎం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు ఆ శాఖ డీఈఈ త్రినాధరావు ఓ ప్రకటనలో మంగళవారం వెల్లడించారు. 11 కేవీ వ్యవసాయ విద్యుత్ లైన్లను మరమ్మతులు చేయడంతో పాటు కరెంట్ తీగలు ఆనుకుని ఉన్న చెట్లకొమ్మలు తొలగింపు పనుల నేపథ్యంలో పినతరిమి, పెదతరిమి, బొప్పడాం, వల్లూరు, బుచ్చన్నపేట, బొడ్డపేట, ఒమ్మి, వెంకన్నపాలెం, మల్యాడ గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తలెత్తే ఈ అసౌకర్యాన్ని గమనించి, సహకరించాలని కోరారు.

నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వండి

విజయనగరం గంటస్తంభం: నిరుపేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.రంగరాజు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆయన స్థానిక తహసీల్దారు కార్యాలయానికి మంగళవారం వెళ్లి, అక్కడి డీటీకి వినతిపత్రం అందజేశారు. ఇదివరకు అర్హులైన నిరుపేదలంతా ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు వాటి ఊసే లేదన్నారు. పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మూడు సెంట్లు స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందివ్వాలని కోరారు. సూపర్ సిక్స్ హామీల్లో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదోడి సొంతింటి కల నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.నాగభూషణం, సీపీఐ జిల్లా నాయకులు బి.వాసు, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ప్రభావతి

నెల్లిమర్ల రూరల్: క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి అన్నారు. మండలంలోని సారిపల్లి గ్రామంలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకుని, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అలాగే ఆటలోని మెలకువలు విద్యార్థులకు వివరించారు. క్రీడల్లో రాణించిన ఎంతో మంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఉదహరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. అనంతరం గ్రామ పెద్ద ఆల్తి శ్రీనివాసరావు రూ.25 వేలు విలువైన టీషర్టులను క్రీడాకారులకు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి



మాట్లాడుతున్న ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగమ్

విజయనగరం ఫోర్ట్: బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగమ్ కోరారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలని, వయసు రాకముందు పెళ్లి చేస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఒక్కోసారి తల్లి, బిడ్డలలో ఎవరో ఒకరు గానీ ఇద్దరూ గానీ మరణించే అవకాశం ఉందన్నారు. అలాగే కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా అటువంటి వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీవో తవిటినాయుడు, డీసీపీయూ లక్ష్మి, సూపర్‌వైజర్లు జి.ఎర్రయ్యమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల మేర పరిశోధనలు చేయాలి



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మలీల

విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర కొత్త మందులపై పరిశోధనలు చేయాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మలీల తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాపును ఆమె మంగళవారం ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా పరిశోధనలు చేస్తే వాటి ప్రభావంపై మానవాళిపై పడుతుందన్నారు. అలాగే పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ అయ్యేలా రోగులకు చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో జనరల్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ పీఏ రమణి, కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ఎల్.శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు



పూజలు చేస్తున్న అర్చకులు, భక్తులు

నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలోని ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున ప్రాతఃకాలార్చనల అనంతరం ఆంజనేయస్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామిని సుందరంగా అలంకరించి, తమలపాకులు, సింధూరంతో అర్చనలు చేసి, హనుమాన్ చాలీసా పఠనం చేశారు.

పంచాయతీ ఆమోదం మేరకే షెడ్డు తొలగించాం



మాట్లాడుతున్న సర్పంచ్ రఘు

పూసపాటిరేగ: పంచాయతీ ఆమోదం మేరకే శ్మశాన వాటిక షెడ్డును తొలగించామని మండలంలోని కొవ్వాడ అగ్రహారం సర్పంచ్ కోట్ల రఘు స్పష్టం చేశారు. ఆ షెడ్డును ఆయన ఎవరికీ చెప్పకుండా తొలగించారన్న దానిపై పలువురు గ్రామస్తులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన గ్రామంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. బీసీల శ్మశానవాటికలో వాస్తు విరుద్ధంగా నిర్మించిన షెడ్డు కూలేందుకు సిద్ధంగా ఉందని, అందుకే తొలగించామన్నారు. ఇది గిట్టని కొంతమంది టీడీపీ నాయకులు తనపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తొలగించిన షెడ్డు స్థానంలో కొత్త షెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేబార్కి అప్పారావు, వైస్ సర్పంచ్ బడి నర్సయ్య, నీటి సంఘం అధ్యక్షుడు జమ్ము అప్పలనాయుడు, వార్డు సభ్యులు అల్లాడ లక్ష్మి, లెంక లక్ష్మి, పతివాడ మంగమ్మ, కోట్ల సత్యంనాయుడు ఉన్నారు.

వేతనాలు పెంచాలి



ఆందోళన చేస్తున్న కార్మికులు

విజయనగరం: మున్సిపల్ ఇంజినీరింగ్, నాన్ పీహెచ్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, పండగ సెలవులు, 10వ తేదీ లోపు జీతాల చెల్లింపు వంటి డిమాండ్లను లేవనెత్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్నారు. అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో కమిషనర్ పి.నల్లనయ్యకు సమ్మె నోటీస్ అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, ఎస్.రామునాయుడు, ఎస్.రాజు, కె.ఆదినారాయణ, భాస్కరరావు, తేజ, గౌరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.